
సాక్షి గుంటూరు
సోమవారం । 14 । అక్టోబర్ । 2024



రేషన్ బియ్యం పట్టివేత

నరసరావుపేటటౌన్: కోటప్పకొండ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఫిరంగిపురం గ్రామానికి చెందిన కుంబా నాగరాజును అరెస్ట్ చేశారు.



పులిచింతల ప్రాజెక్టు నిల్వ

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 17,429 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 30,230 క్యూసెక్కులు వదులుతున్నారు.

రాజరాజేశ్వరిగా బాలచాముండేశ్వరీ



అమరావతి:అమరావతి క్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శనివారం అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు.

న్యూస్‌రీల్

నేడు తెనాలి ఐటీఐ కళాశాలలో అప్రెంటీస్ మేళా

తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం పీఎం నేషనల్ అప్రెంటీస్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రావి చిన్నవెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 15 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు తమ బయోడేటాతోపాటు విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఫొటోలతో ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 9014491772, 9959828100 సెల్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

బంగారు పతకం సాధించిన పవర్‌లిఫ్టర్ సాదియా ఆల్మాస్



మంగళగిరి : ఈ నెల 4వ తేదీ నుంచి 13 వరకు సన్‌సిటీ సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్‌వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీలలో మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ సాదియా ఆల్మాస్ 57 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పవర్ లిఫ్టింగ్ గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శనివారం తెలిపారు. స్క్వాట్ 185 కిలోలు, బెంచ్‌ప్రెస్ 95 కిలోలు, డెడ్ లిఫ్ట్ 180 కిలోలు, ఓవరాల్ 460 కిలోల విభాగాలలో బంగారు పతకం సాధించినట్లు తెలిపారు.

నృసింహస్వామి పారువేట మహోత్సవం

గిరిప్రదక్షిణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు




మంగళగిరి : శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి పారువేట (గిరి ప్రదక్షిణ) మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మేళ తాళాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించగా భక్తులు స్వామి వారికి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఉత్సవాన్ని ఆలయ ఈవో ఏ.రామకోటిరెడ్డి పర్యవేక్షించగా భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

అమరావతిలో శమీపూజ




అమరావతి: విజయదశమి నాడు అమరారామంలోని శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 7 గంటలకు పారువేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని రెండవ ప్రాకారంలోని జమ్మిచెట్టు వద్ద శమీ పూజను ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపీనాథశర్మతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సాగర్ నీటిమట్టం



విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 588.40 అడుగుల వద్ద ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,041 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

సాగునీటి సమాచారం



తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద ఆదివారం 1516 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 257, తూర్పు కెనాల్‌కు 86, పశ్చిమ కెనాల్‌కు 77, నిజాంపట్నం కాలువకు 140, కొమ్మమూరు కాలువకు 640 క్యూసెక్కులు విడుదల చేశారు.

జయ..జయహే

భజే భవానీ అంటూ అమ్మవారి జయ జయధ్వానాల మధ్య శ్రీ దేవి శరన్నవ రాత్రుల్లో ఆఖరి అంకం ఘనంగా ముగిసింది. ఉత్సవాల్లో విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి భవానీలు పెద్ద సంఖ్య లో తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అమ్మ నామస్మరణతో మార్మోగాయి.. దుర్గమ్మ సన్నిధిలో పూర్ణాహుతి చేయడంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శనివారం సాయంత్రం గంగాపార్వతీ (దుర్గ) సమేత మల్లేశ్వస్వామి వార్లకు హంసవాహన సేవ చేశారు.



కృష్ణానదిలో హంసవాహన సేవ



- నేత్రపర్వం.. ఆది దంపతుల హంస వాహనసేవ
- పూర్ణాహుతితో ముగిసిన దసరా ఉత్సవాలు
- రికార్డు స్థాయిలో దర్శించుకున్న భవానీలు
- శనివాం ఒక్క రోజే 1.70 లక్షల మందికి దర్శనం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని మంగళవాయిద్యాల నడుమ.. నేత్రపర్వంగా ఆదిదంపతుల వాహన సేవ శనివారం సాయంత్రం జరిగింది. పవిత్ర కృష్ణా నదిలో సాయం సంధ్య వేళ హంసవాహనంపై కొలువుదీరిన ఆది దంపతులకు అర్చకులు పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో కె.ఎస్.రామరావు దంపతులు, కలెక్టర్ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. హంసవాహన సేవపై వేద పండితులు చక్కటి వ్యాఖ్యానం చేశారు. ఐలాండ్ వద్ద బాణసంచా వెలుగుల్లో హంసవాహన సేవ తిలకించిన భక్తులకు మధురానుభూతులను మిగిల్చింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో హంసవాహన విహారాన్ని రద్దు చేశారు. దుర్గాఘాట్‌లోనే ముల్లోకాలకు గుర్తుగా నదిలో హంస వాహనాన్ని మూడు సార్లు ముందుకు నడిపించారు. అంతకు



తెప్పోత్సవానికి ఉత్సవమూర్తులను తీసుకొస్తున్న దృశ్యం

ముందు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఆది దంపతుల నగరోత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈవో రామరావు పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించగా, బేతాళ నృత్యాలు, తీన్మార్ డప్పులు, కోలాట నృత్యాలు, భక్తజనుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపు దుర్గాఘాట్‌కు చేరుకుంది.

రూ.10 లక్షల బంగారు హారం

దుర్గమ్మకు నెల్లూరు కు చెందిన వ్యాపారవేత్త పం కజ్ రెడ్డి, సరిత దంపతులు రూ.10 లక్షల విలువైన బంగారు హారాన్ని బహూకరించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వారికి ఈవో కె.ఎస్.రామరావు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు

రికార్డు స్థాయిలో భవానీలు, భక్తులు

దసరా ఉత్సవాల్లో చివరి రోజు శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి అలంకరణ, పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. శనివారం తెల్లవారుజామునకే నగరానికి పెద్ద ఎత్తున భవానీలు చేరుకోవడంతో వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండి రోడ్డుపైకి బారులు తీరి కనిపించారు. భవానీలు, సాధారణ భక్తులు ఒకే క్యూలైన్‌లో కొండపైకి చేరుకుంటుండటంతో దర్శనానికి నాలుగు నుంచి 5 గంటల సమయం పట్టింది. శనివారం ఒక్క రోజే 1.70 లక్షల మంది భవానీలు, భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, ఒక్క రోజే ఆరు లక్షలకు పైగా లడ్డూలను విక్రయించారు. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు దర్శనానికి భవానీలను అనుమతించారు. అరగంట తర్వాత తిరిగి ఆలయ ద్వారాలను తెరిచి అమ్మవారికి పూజలు చేసి తిరిగి దర్శనాలు ప్రారంభించారు. ఆదివారం అమ్మవారి దర్శనం చేసుకున్న భవానీలకు మనిషికి నాలుగు లడ్డూలను మాత్రమే దేవస్థానం అందించింది. భవానీలు, భక్తులకు లడ్డూలు అందాలనే భావన తో కౌంటర్లను కలెక్టర్ సృజన పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. భవానీలు అమ్మవారి దర్శనం అనంతరం ఇరుముడులను సమర్పించి దీక్షలను విరమించారు. వారికి రాజగోపురం ఎదుట భోజన వసతి కల్పించారు. ఆదివారం కూడా రికార్డు స్థాయిలో భవానీలు విచ్చేయగా, దేవస్థానం వీఐపీ దర్శనాలతోపాటు కొండపైకి అన్ని వాహనాల రాకపోకలను నిలిపివేసింది. శని, ఆదివారాలలో అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఈవో పలుసార్లు క్యూలైన్లను పర్యవేక్షించారు. శనివారం దేవస్థానానికి రూ.88.60 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో పేర్కొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో పూర్ణాహుతి



ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శనివారం నిర్వహించిన పూర్ణాహుతితో ముగిశాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వైదిక కమిటీ పూర్ణాహుతి చేయగా ఈవో కెఎస్.రామరావు, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్ఝల శ్రీనివాసరావు శర్మ, ఇతర వేద పండితులు పాల్గొన్నారు.

లక్కు దక్కేదెవరికో!

- నేడు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో డ్రా
- ఉదయం 8 గంటలకు ప్రారంభం
- జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహణ
- జిల్లాలో 127 మద్యం షాపులకు మొత్తం 4448 దరఖాస్తులు

నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): జిల్లాలో నోటిఫై చేసిన 127 మద్యం షాపులకు సోమవారం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. ఉదయం 8 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ ప్రక్రియ ప్రారంభంకానున్నది. ఉదయం 7 గంటల కల్లా దరఖాస్తుదారులు తమకు ఇచ్చిన ఎంట్రీ పాసులు తీసుకుని వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి రావాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు.

127 షాపులకు 4448 దరఖాస్తులు

జిల్లా వ్యాప్తంగా 127 షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 4448 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు రుసుం ద్వారా ప్రభుత్వానికి రూ.88.96 కోట్లు ఆదాయం సమకూరింది.

లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు చెల్లించాలి

డ్రాలో షాపు దక్కించుకున్న వారు వెంటనే ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు చెల్లించాల్సి ఉంటుంది. దుకాణం దక్కిన వ్యక్తి ఫీజు చెల్లించలేని పక్షంలో ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరికి ఎంపిక చేస్తారు. లాటరీలో షాపు తగిలిన వారు లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు చెల్లించేందుకు వీలుగా 4 బ్యాంక్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.



మాట్లాడుతున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్(డీసీ) డాక్టర్ కె శ్రీనివాస్

ఏర్పాట్లు పూర్తిచేశాం

మద్యం దుకాణాల డ్రాకు ఏర్పాట్లు పూర్తి చేశాం. దరఖాస్తుదారులు ఉదయం 7 గంటల కల్లా తమకు ఇచ్చిన ఎంట్రీ పాసులు తీసుకుని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్దకు రావాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో లాటరీ తీస్తాం. ఎవరైనా దరఖాస్తుదారు రాలేని పక్షంలో సెల్ఫ్ అటెంటేషన్‌తో పాటు ఎంట్రీ పాసు సంబంధిత వ్యక్తికి అందజేసి పంపితే వారిని లోపలికి అనుమతిస్తాం.

–డాక్టర్ కె.శ్రీనివాస్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్

ఇసుక అక్రమ తవ్వకాలు

- చక్రం తిప్పుతున్న చిర్రావూరు, ప్రాతూరు నాయకులు
- వారి ఆశీస్సులు ఉంటే నో కేసు

తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇదంతా ఇరువురు నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు సమాచారం. ఈ నాయకుల ఆశీస్సులు ఉంటే అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆదివారం ప్రాతూరులో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేయగా వాటిని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో వదిలివేసి రావడమే అందుకు నిదర్శనం. చిర్రావూరు, ప్రాతూరుల్లో ఇద్దరు నాయకులు కొన్ని వాహనాల నంబర్లు పోలీసులకు అందజేసినట్లు సమాచారం. ఆ వాహనాలను పొరపాటున ఎవరైనా తెలియక పట్టుకుంటే అవి పోలీస్‌స్టేషన్ వైపు రాకుండా ముందుగానే పోలీస్ ఉన్నతాధికారులతో మంతనాలు నడుపుతున్నారు. ఒకవేళ ఆ నాయకుల ఆశీస్సులు లేకపోతే తాడేపల్లి పోలీసులు కానీ తహసీల్దార్ కానీ ఆ వాహనాన్ని సీజ్ చేసి ఆయా కార్యాలయాల్లో నిలిపివేస్తారు. తాజాగా ఐదు రోజుల కిందట చిర్రావూరుకు చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లను తాడేపల్లి తహసీల్దార్ సీజ్ చేశారు. ఆ వాహనాలకు ఆ నాయకుల ఆశీస్సులు లేకపోవడమే అందుకు కారణం. ప్రతిరోజూ చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్‌ల నుంచి పోలీస్ ఉన్నతాధికారులకు ముందుగా ఆ నాయకులు ఇచ్చిన నంబర్ల ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా రాత్రీ, పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల గురించి పోలీసులకు గానీ, ఇతర శాఖల అధికారులకు సమాచారం ఇస్తే వారిపై రెండు గ్రామాలకు చెందిన నాయకులకు సమాచారం ఇస్తున్నారు. ఆ నాయకులు నేరుగా సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుండడంతో మా కెందుకులే అని సమాచారం ఇవ్వడం మానివేశారు. మంత్రులు, వీఐపీలు తిరిగే తాడేపల్లి పరిధిలో ఆ నాయకుల హవా చూసి స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.



తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఇసుక ట్రాక్టర్లు

పచ్చ నేతలకే ఇసుఖంతా!

- ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తీవ్ర కొరత
- సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి అష్టకష్టాలు
- త్వరలోనే నిర్మాణ, గృహ ప్రవేశ ముహూర్తాలు
- ఆందోళన చెందుతున్న నిర్మాణదారులు, కార్మికులు
- అధికార పార్టీ నేతలకు మాత్రం డబ్బే డబ్బు
- ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి మరీ వేధింపులు

ఇసుక కొరతతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు ఆగిపోయాయి. సొంతింటి కోసం సామాన్యులకు పాట్లు తప్పడం లేదు. రూ. వేలకు వేలు వెచ్చించినా అధికార పార్టీ నేతలు సృష్టించిన కృత్రిమ కొరతతో ఇసుక దొరక్క దిక్కుతోచని పరిస్థితిలో వారున్నారు. మరోవైపు పని దొరక్క లక్షల మంది కార్మికులు పస్తులు ఉండాల్సిన దీనావస్థ. పచ్చ నేతలకు ఇసుకంతా అప్పగించడంతో అక్రమ మార్గంలో జేబులు నింపుకొంటున్నారు. సామాన్యుల కలల ఇళ్ల నిర్మాణం కాస్తా కూటమి సర్కారు దెబ్బకు కల్లగా మారుతోంది.



సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణానది తీరంలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వరద సాకుతో ఇసుక క్వారీలను, రీచ్‌లను తాత్కాలికంగా తెరవలేదు. తమ పార్టీ వారి అక్రమార్జనకు పరోక్షంగా సహకరించడానికే ఇలా చేసింది. మరోవైపు 15 రోజుల్లో గృహ నిర్మాణాలు, ప్రవేశాలకు ముహూర్తాలు ముంచుకు వస్తుండడంతో అటు బిల్డర్లు, ఇటు యజమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

బ్లాక్‌లోనూ చుక్కలే..

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజధానికి అతి సమీపంగా ఉండడంతో నిర్మాణాలు కూడా అధిక సంఖ్యలో కొనసాగుతున్నాయి. కానీ వాటికి ఇసుక అందక నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్‌లో 5 టన్నుల ఇసుక ట్రాక్టరు లోడు రూ.6 వేలు – రూ.7 వేలకు, 18 టన్నుల లారీకైతే రూ. 30 వేలు – రూ.35 వేలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్డింగ్ నిర్మాణంలో అత్యధికంగా వినియోగించేది ఇసుక మాత్రమే. అదే అధిక ధర ఉంటే నిర్మాణాలు ఎలా చేపట్టాలని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఒక్క చోట మాత్రమే లభ్యం

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం కృష్ణానది తీరంలో 25 ఇసుక రీచ్‌లు ఉండగా ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. గత ప్రభుత్వం నిల్వచేసిన ఇసుకను మాత్రమే ఇప్పటి వరకు కూటమి నేతలు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీచ్‌ల లోపలకు వెళ్లేందుకు రహదారులు కూడా నిర్మించలేదు. క్వారీలో ప్రారంభం కావాలంటే మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు ఏం చేయాలో అర్థం కావడం లేదని భవన నిర్మాణదారులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇసుక రీచ్‌లు వరదలకు ముందు లింగాయపాలెం, తాళ్ళాయపాలెం ఉండేవి. వరదల కారణంగా లింగాయపాలెంలో రీచ్ మూసివేశారు. ప్రస్తుతం తాళ్ళాయపాలెంలో ఇసుక అందుబాటు ఉంది. ఇసుక కొరత రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లాలో నాలుగు చోట్ల గుర్తించారు. మున్నంగి, గుండెమెడలలో ఒకటి చొప్పున, బోయవారిపాలెంలో 2 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచారు.

మనోడైతే తక్కువ తీసుకోండి..

కూటమి నేతల కనుసన్నల్లో ప్రస్తుతం ఇసుక రీచ్‌లలో అనధికారికంగా లోడింగ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం పనిచేసిన ట్రాక్టర్ యజమానులకు ఒక్క లోడు రూ.2 వేలకు ఇస్తున్నారు. ఏ పార్టీతో సంబంధం లేని వారికి రూ.3 వేలు – రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ వారని ముద్ర పడితే వారిని కనీసం క్వారీలోకి కూడా అనుమతించడం లేదు. తటస్థులు, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ట్రాక్టర్ యజమానులు ఇదేంటని ప్రశ్నిస్తే ఆ పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ముందుగానే కూటమి నేతలు ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో వారికి సంబంధించిన ట్రాక్టర్ల నెంబర్లు అందజేశారు.

మైనింగ్ సిబ్బంది కొరత

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్‌ల వద్ద ఆన్‌లైన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి సకాలంలో ఇసుక అందేలా ప్రణాళికలు రూపొందించామని గొప్పలు చెబుతోంది. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఇసుక, అక్రమ మైనింగ్ జరుగకుండా చర్యలు తీసుకోవాలంటే తగిన సిబ్బంది కూడా లేరు. దీంతో సంబంధిత అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా మైనింగ్ శాఖలోని సిబ్బందిని కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా బదిలీ చేసింది. ప్రసుత్తం రాయల్టీ ఇన్‌స్పెక్టర్–1, టెక్నికల్ అసిస్టెంట్–2, సీనియర్ అసిస్టెంట్–1, జూనియర్ అసిస్టెంట్–1, సూపర్‌వైజర్–1 మాత్రమే ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని అధికారులు పేర్కొంటున్నారు. తగినంత మంది సిబ్బంది ఉంటే అక్రమ మైనింగ్, ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు వీలు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

కొందరు పోలీసులకూ వాటాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృష్ణాతీరంలో ఆయా మండలాల్లో ఉన్న కొందరు పోలీసులతో కూటమి నేతలు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు వారానికి రూ. లక్ష , ఎస్‌ఐకి రూ.50 వేల చొప్పున అందజేస్తున్నారు. అనధికారికంగా ఇసుక రవాణా చేసే సమయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కూటమి వారి ట్రాక్టర్లను పంపుతున్నారు. మిగిలిన వాటిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అనధికారికంగా ఇసుక తరలించే ట్రాక్టర్లు ఆపి, కూటమి నాయకులు ఫోన్ చేయగానే రూ. వెయ్యి తీసుకుని వదిలేస్తున్నారు. ఎవరూ ఫోన్ చేయకపోతే రూ.5 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక నాలుగు రీచ్‌లలో ఇసుక

నాలుగు రీచ్‌లకు ఏజెన్సీల ద్వారా టెండర్లను పిలిచాం.14వ తేదీ వరకు గడువు ఉంది. ఈనెల 16 నుంచి ఈ రీచ్‌ల ద్వారా 2.96 లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టన్ను ధర రూ.230గా నిర్ణయించింది. లారీ ఇసుకకి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆన్‌లైన్‌లో ఏపీ శ్యాండ్.జీఓవీ.ఇన్ అనే సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి వరుస క్రమం ప్రకారం ఇసుక అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించాం. పలుచోట్ల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు గోరంట్లలో రెండు లారీలు, మూడు ట్రాక్టర్లు, జిల్లావ్యాప్తంగా 10 ట్రాక్టర్లను పట్టుకున్నాం. వాటి యజమానులకు జరిమానా విధించాం.

– శ్రీ వెంకటసాయి, గుంటూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్

క్లుప్తంగా

'అపార్' కోసం వివరాలు నమోదు చేయాలి

సమగ్రశిక్ష ఏపీసీ విజయలక్ష్మి

గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులకు ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్) ప్రత్యేక సంఖ్యను కేటాయించేందుకు సమగ్ర వివరాలను నమోదు చేయాలని సమగ్రశిక్ష ఏపీసీ జి.విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరుజిల్లాలో 9,10,11,12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అపార్ నంబరు కేటాయించేందుకు అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

పొన్నూరులో 29.6 మి.మీ వర్షం

కొరిటెపాడు(గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా పొన్నూరు మండలంలో 29.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా తాడేపల్లి మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 12.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. దుగ్గిరాల 26.4, ప్రత్తిపాడు 26.2, పెదనందిపాడు 21.6, కాకుమాను 20.4, చేబ్రోలు 13.2, గుంటూరు తూర్పు 12, వట్టిచెరుకూరు 11.6, కొల్లిపర 9.4, తెనాలి 9.2, గుంటూరు పశ్చిమ 8.4, పెదకాకాని 8.2, మేడికొండూరు 6.8, తాడికొండ 6.2, తుళ్ళూరు 4.4, మంగళగిరి 2.4, ఫిరంగిపురం మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది. అక్టోబర్ 13వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 54.3 మి.మీ కాగా, ఇప్పటి వరకు 54 మి.మీ వర్షపాతం నమోదైంది.

ముగిసిన వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు

- సాంఘిక నాటక విభాగంలో ప్రథమ స్థానం 'స్వేచ్ఛ'
- విజేతలకు బహుమతులు ప్రదానం

తెనాలి: వీణా అవార్డ్స్ జాతీయస్థాయి సాంఘిక నాటక, నాటిక పోటీలు శనివారం ముగిశాయి. పట్టణ కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో రాత్రి బహుమతి ప్రదానోత్సవ సభ నిర్వహించారు. సాంఘిక నాటకం విభాగంలో ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి 'స్వేచ్ఛ' నాటకం ఎంపికైంది. ఇదే నాటకానికి ఉత్తమ రచన బహుమతుని పరమాత్ముని శివరాం, ఉత్తమ దర్శకుడు బహుమతిని బీఎం రెడ్డి, ఉత్తమ నటుడు బహుమతిని గోవాడ వెంకట్ దక్కించుకున్నారు.

చైతన్య కళాస్రవంతి(ఉక్కునగరం) విశాఖపట్టణం వారి 'మంత్రనగరి' నాటకానికి ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. 27వ మైలురాయిలో నటించిన ఎస్.ప్రభావతి ఉత్తమ నటి బహుమతి అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా పి.బాలాజీనాయక్, ఉత్తమ క్యారెక్టర్ నటిగా జి.కుసుమసాయి ఎంపికయ్యారు. ఉత్తమ ప్రతి నాయకుడుగా పి.రామారావు, ఉత్తమ సహాయ నటిగా మంజుభార్గవి బహుమతులను స్వీకరించారు. మంత్రనగరి నాటకానికి ఉత్తమ రంగోద్దీపనం, ఉత్తమ ఆహార్యం బహుమతులను ఫణీంద్ర గెలుచుకోగా, 27వ మైలురాయి నాటకానికి ఉత్తమ ఉత్తమ సంగీతం, ఉత్తమ రంగాలంకరణ బహుమతులను లీలామోహన్, ఫణీంద్రలు అందుకున్నారు.

సాంఘిక పద్యనాటకాలకు వ్యక్తిగత బహుమతులు...

ప్రయోగాత్మకంగా ఈ ఏడాది ప్రదర్శించిన సమకాలీన సాంఘిక పద్యనాటకాలకు కేవలం వ్యక్తిగత బహుమతులను అందజేశారు. ఉత్తమ నటుడుగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు నాటకం 'హరిలోరంగ హరి'లో నటించిన పి.శ్రీనివాసరావు, ఉత్తమ నటి బహుమతిని గంగోత్రి, పెదకాకాని వారి 'అష్టమ వసువు' నాటికలో నటించిన సురభి ప్రభావతి గెలుచుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా పూర్ణసత్యం, క్యారెక్టర్ నటిగా సురభి వెంగమాంబ, ఉత్తమ ప్రతినాయకుడుగా సురభి నిఖిలేష్, హాస్యనటుడుగా వరప్రసాదాచారి బహుమతులను అందుకున్నారు. హరిలోరంగ హరి నాటకానికి ఉత్తమ రచన బహుమతిని పోలుదాసు శ్రీనివాసరావు స్వీకరించారు. కళాంజలి, హైదరాబాద్ వారి యుద్ధం నాటకానికి ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ ఆహార్యం బహుమతులు లభించాయి. అష్టమ వసువు నాటకానికి ఉత్తమ సంగీతం, ఉత్తమ రంగోద్దీపనం, ఉత్తమ రంగాలంకరణ బహుమతులు వచ్చాయి. సాంఘిక పద్యనాటకాలకు న్యాయనిర్ణేతలుగా ఎం.రామలింగేశ్వరుడు, అంబదాసు, గుమ్మడి విమలకుమారి వ్యవహరించారు.

బహుమతి ప్రదానోత్సవ సభకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. ఆయన, 'డబుల్‌హార్స్' మునగాల మోహన్‌శ్యాంప్రసాద్ చేతులమీదుగానే బహుమతులు అందజేశారు. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, వేదగంగోత్రి ఫౌండేషన్ వరప్రసాద్, ప్రముఖ రియల్టర్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రవాసభారతీయుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి, కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి పాల్గొన్నారు.



సాంఘిక నాటకంలో ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంటున్న 'స్వేచ్ఛ' నాటకబృందం



ఉత్తమ నటి బహుమతిని స్వీకరిస్తున్న రంగస్థల/సినీనటి సురభి ప్రభావతి

'చిగురుమేఘం' నాటికకు బహుమతుల పంట...

సాంఘిక నాటికల విభాగంలో అమరావతి ఆర్ట్స్, గుంటూరు వారు ప్రదర్శించిన 'చిగురుమేఘం' నాటిక ఉత్తమ ప్రదర్శనతో సహా ఐదు బహుమతులు గెలుచుకుంది. ఉత్తమ దర్శకత్వం(యేపూరి సూరిబాబు), ఉత్తమ సంగీతం(సాయితేజ), ఉత్తమ రంగాలంకరణ(రాంమోహన్), ఉత్తమ నటుడు(కావూరి సత్యానారాయణ) బహుమతులు లభించాయి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతి యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ వారి 'నా శత్రువు' నాటికకు లభించగా, తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని లలితశ్రీ కళాసమితి, శ్రీకాకుళం వారి 'మతమా మానవత్వమా' నాటకం దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ ఆహార్యం బహుమతిని సింగూరు రమణారావు అందుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని 'నా శత్రువు' నాటిక రచయిత అక్కల తామేశ్వరయ్యకు లభించింది. ఉత్తమ నటి బహుమతి 'నిశి' నాటికలో పాత్రధారి సురభి లలిత అందుకున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటుడుగా కృష్ణమూర్తి, క్యారెక్టర్ నటిగా పి.జ్యోతిరాణి, ఉత్తమ ప్రతినాయకుడుగా మంజునాథ, ఉత్తమ హాస్యనటుడుగా పి.పండు బహుమతులు స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా వేణుగోపాల్, జి.పద్మజ, గోపరాజు రమణ వ్యవహరించారు.



సాంఘిక నాటికలో ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంటున్న 'చిగురుమేఘం' నాటకబృందం

12 సవర్ల బంగారం చోరీ



తెనాలిరూరల్: తెనాలి పట్టణంలో 12 సవర్ల బంగారం ఆభరణాలు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది.

వివరాలు..

పోలీసు శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్ అయిన ఈలప్రోలు శివన్నారాయణ బాలాజీరావుపేటలో చుట్టల కంపెనీ దగ్గరలో నివాసం ఉంటున్నాడు. భార్య వెంకాయమ్మతో కలసి పై అంతస్తులో ఉంటుండగా శివన్నారాయణ కుమారుడు కింద పోర్షన్‌లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులంతా కలసి ఈ నెల 8వ తేదీన తీర్థయాత్రలకు రామేశ్వరం వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వీరు చోరీ జరిగిందని గుర్తించారు. శివన్నారాయణ నివాసం ఉంటున్న పై అంతస్తు ఇంటి తలుపులు పగులకొట్టి ఉండటంతో పాటు బీరువాలోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని వారు త్రీ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో ఆదివారం ఉదయం క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించుకుని వెళ్లారు. బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువా పగులగొట్టి అందులో ఉన్న సుమారు 12 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు దుండగులు అపహరించుకు వెళ్లినట్లు శివన్నారాయణ తెలిపారు. అయితే బంగారు నగలు, నగదు మాత్రమే తీసుకు వెళ్లిన దుండగులు కొన్ని వెండి వస్తువులు మాత్రం అక్కడే వదిలేసి వెళ్లారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోక్సో కేసు నమోదు

కర్లపాలెం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. వివరాల మేరకు.. పేరలికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం ఇంటి సమీపంలో కొళాయి వద్ద ఉంది. అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల పెరుమళ్ల భాగ్యారావు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పలు రూపాల్లో మహిషాసుర మర్దిని

- అపురూప శిల్పచిత్రాల ప్రదర్శన
- దేశవిదేశాల్లోని శతాబ్దాల నాటి శిల్పాల ఛాయాచిత్రాల సేకరణ
- బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో ఏర్పాటు

మోదుకూరు(తెనాలి): భారతదేశంలో పర్వదినాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దసరా నవరాత్రులు అందులో ఒకటి. విజయదశమి సందర్భంగా బాపట్ల జిల్లా చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలో భారీజాతర జరగటం ఆనవాయితీ. గ్రామస్తులే కాకుండా సమీప గ్రామాలవారు, ఎక్కడెక్కడో స్థిరపడిన ఆ ప్రాంతీయులు వేలాదిగా జాతరలో అక్కడి శ్రీకనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈసారి జాతరలో అక్కడి వేమన సాహిత్య వికాస పరిషత్ భవనంలో శక్తిస్వరూపిణి అయిన అమ్మవారి మహిషాసురమర్దిని చిత్రప్రదర్శన నిర్వహించటం ప్రత్యేకత! సమీప గ్రామం తొట్టెంపూడికి చెందిన యువ పురావస్తు పరిశోధకుడు, ఇండియన్ నేషనల్ కల్చరల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ హెరిటేజ్(ఇన్‌టాక్) సభ్యుడైన పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటుచేశారు. తాను సేకరించిన దేశవిదేశాల్లోని అపురూపమైన ఛాయాచిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. రెండురోజులపాటు జరిగిన ఛాయాచిత్ర ప్రదర్శనను జాతరకు వచ్చిన భక్తులు ఎందరో తిలకించారు.

75 శిల్పాలకు చెందిన ఛాయాచిత్రాలు..

శిల్ప చిత్రాల వివరాల్లోకి వెళితే... మహిష రూపంలో ఉన్న రాక్షసుడిని సంహరించటానికి అమ్మ అవతారం దాల్చుతుంది. శివుడి త్రిశూలాన్నీ, విష్ణువు విష్ణుచక్రాన్నీ, ఇంద్రుడి వజ్రాయుధాన్నీ...ఇలా ఒక్కో దేవత/దేవుడు నుంచి వివిధ ఆయుధాలను స్వీకరిస్తుంది. మహిషాసురుడిని సంహరిస్తుంది. కొన్నిసార్లు ఎనిమిది చేతులతో, మరోసారి 10 లేదా 18 చేతులతో దర్శనమిస్తుంది అమ్మవారు. మహిషాసుర మర్దినిని ప్రాంతాలవారీగా అక్కడి శిల్పులు రకరకాలుగా తమ నేటివిటీకి తగినట్టుగా చిత్రీకరిస్తారని తెలిసిందే. మహిళ సైతం విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా రాక్షస సంహారంలో అమ్మ ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ శాంత వదనంతో అందంగా ఉన్నట్టు పురాణాలు వర్ణించాయి. శిల్పులు సహితం అదేవిధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మహిషాసుర సంహారం వివిధ రకాలుగా జరిగినట్టుగా శిల్పాలను రూపొందించారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో, విదేశాల్లోనూ తలా కరకంగా తయారైన శిల్పాలు భక్తులచే పూజలను అందుకుంటున్నాయి. ఇలా విభిన్నమైన 75 శిల్పాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఒకేచోట ప్రదర్శించటంతో భక్తులకు వాటిని చూసేందుకు అవకాశం లభించింది. ఇదే అభిప్రాయాన్ని గ్రామానికి చెందిన అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్, ఫొటోజెనిక్ ఆర్ట్ సర్కిల్ వ్యవస్థాపకుడు కానాల సుధాకరరెడ్డి, కాకినాడకు చెందిన భక్తుడు టి.వీరభద్రరావు వెల్లడించారు.



ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు

అరుదైన శిల్పాల ఛాయాచిత్రాలు...



పురావస్తు పరిశోధనలో భాగంగా అరుదైన శిల్పచిత్రాలను సేకరిస్తున్నాను. మహిషాసుర మర్దని శిల్పాలు వివిధ రూపాల్లో ఉండటం గమనించాను. ఒకటొకటిగా సేకరిస్తూ వస్తుంటే మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాల్లో అపురూపమైనవి లభించాయి. వీటన్నిటికి అమ్మవారి భక్తులకు అందుబాటులో ఉంచాలనే ప్రదర్శనగా ఉంచాను. అందరూ అభినందించటం సంతోషంగా ఉంది.

–పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి, యువ పురావస్తు పరిశోధకుడు

జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఆయుధ పూజ

నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలోని ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్) విభాగం ఆయుధాగారం వద్ద సంప్రదాయ పద్ధతిలో శనివారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆయుధ పూజ నిర్వహించారు. దుర్గామాత అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. విధుల్లో ఉపయోగించే ఆయుధాలకు, వాహనాలకు పూజలు చేయగా, కమ్యూనికేషన్స్ విభాగం వద్ద కొలువైన రాజ్యలక్ష్మి అమ్మవారి గుడిలో డీపీఓలోని పలు విభాగాల్లో పూజలు జరిగాయి. జిల్లాలోని ప్రజలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సుఖఃశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ(ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు జయరాంప్రసాద్(పశ్చిమ), అబ్దుల్‌అజీజ్(తూర్పు), సీతారామయ్య(ఎస్‌బీ), సుబ్బారావు(మహిళా పీఎస్), శివాజీరాజా(సీసీఎస్), ఎస్‌బీ సీఐలు శ్రీనివాసరావు, హరి, సీఐలు వీరానాయక్(నగరంపాలెం పీఎస్), శివప్రసాద్ (లాలాపేట పీఎస్), వెల్ఫేర్ ఆర్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.



పూజ చేస్తున్న జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్

కళాకారుడిగా నా ఎదుగుదలకు తోడ్పడిన తెనాలి

బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు

తెనాలి: రంగస్థల కళాకారుడుగా తన ఎదుగుదలకు తెనాలి ఎంతగానో తోడ్పడిందని విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు, పద్మశ్రీ అవార్డుగ్రహీత యడ్ల గోపాలరావు చెప్పారు. కళల కాణాచి(తెనాలి), వేదగంగోత్రి ఫౌండేషన్(విజయవాడ) సంయుక్త నిర్వహణలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో దసరా రోజు రాత్రి జరిగిన ప్రత్యేక సభకు కళల కాణాచి ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ప్రముఖ రంగస్థల నటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా యడ్ల గోపాలరావుకు ప్రదానం చేశారు. సభలో గోపాలరావు తన కృతజ్ఞతాపూర్వక ప్రసంగంలో తన తొలి ప్రదర్శన తెనాలి సమీపంలోని పెరవలిలో ఇచ్చినట్టు గుర్తుచేశారు. ఇక్కడి నాటకాల కాంట్రాక్టరు తనకు తెనాలిలో బస ఏర్పాటుచేసి, నాటక అవకాశాలను ఇప్పించారని సోదాహరణంగా చెప్పారు. నాటక పరిశోధకుడు, విశ్లేషకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ నాటకోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సాంఘిక పద్యనాటక విభాగం పోటీలు వచ్చే ఏడాదినుండి మరింతగా విస్తరించాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. నాటకం, సినిమాలతో తనకు గల అనుబంధాన్ని తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి వివరించారు. వేదగంగోత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వరప్రసాద్, కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీరచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రముఖ పౌరాణిక నటుడు, దర్శకుడు డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఏవీ ఆదినారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు మాట్లాడారు. కళల కాణాచి ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానిబాషా, కోశాధికారి దేవరపల్లి భవాని, సహాయ కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కత్తి సౌజన్య పర్యవేక్షించారు.



యడ్ల గోపాలరావుకు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి పురస్కారం ప్రదానం

ఉండవల్లిలో ముంబై పోలీసులు

- మూడు రోజులుగా విస్తృత తనిఖీలు
- చీరలు, ఇతర దుస్తులు దొంగిలించిన ముగ్గురి అరెస్ట్
- సహకరించిన నిందితుల కోసం గాలింపు

తాడేపల్లిరూరల్: నవ్యాంధ్రరాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో మూడు రోజుల పాటు ముంబై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పలు వస్త్ర దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేసి చివరకు ఆదివారం రాత్రి ఉండవల్లిలో ఉన్న ఓ వస్త్ర దుకాణం యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని దొంగతనానికి సహకరించిన మహిళల కోసం విచారిస్తున్నారు. వివరాలు.. తాడేపల్లిలో వస్త్ర వ్యాపారం నిర్వహించే పలువురు వ్యాపారస్తులు తాడేపల్లి పట్టణ, రూరల్ పరిధిలో ఉన్న కొంతమంది వస్త్ర వ్యాపారులు తాడేపల్లిలో ఉన్న దుస్తులు దొంగతనం చేసేవారితో సంధి కుదుర్చుకుని దేశంలో పలు మహానగరాల్లో ఉన్న పెద్దపెద్ద వస్త్ర దుకాణాల్లో చోరీకి పాల్పడి ఆ దుస్తులుతాడేపల్లి తీసుకువస్తారు. ఇక్కడ వున్న వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతారు. ముంబైలో కూడా ఇదే తరహాలో సెప్టెంబర్ 30, 2024న దుకాణంలో భారీ మొత్తంలో చీరలు, ఇతర దుస్తులు చోరీకి గురికావడంతో అక్కడ ఆ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు ఇలా.....

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇలాంటి చోరీలకు పాల్పడేవారు ఉన్నారని తెలియడంతో ముంబై పోలీసులు మూడు రోజుల పాటు నవ్యాంధ్ర రాజధానిలో మకాం వేసి విడివిడిగా తిరుగుతూ వస్త్ర దుకాణాల్లో దుస్తులు కొనుగోలు చేశారు. చివరకు ఉండవల్లిలో పేరులేని దుకాణంలో ముంబైలో చోరీకి గురైన చీరలు, ఇతర దుస్తులు కనిపించడంతో అక్కడ షాపు యజమానితో మాట్లాడి ఆ దుస్తులు చూపించి షాపు యజమాని ప్రసాద్, షాపులో పనిచేస్తున్న కుమార్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

మహిళలే చోరీకి పాల్పడినట్లు గుర్తింపు

ముంబై పోలీసులు రికవరీ చేసిన చీరలు, దుస్తులు చోరీ చేసినవని గుర్తించినప్పటికీ చోరీకి పాల్పడింది మహిళలు. వారు ఎవరనేది గుర్తించడం స్థానిక పోలీసులవలన గానీ ముంబై పోలీసుల వల్ల కానీ కాలేదు. పట్టుకున్న వారు తమకు తెలియదని చెప్పడంతో ఈ ముగ్గురికి ముంబై తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చిన ముంబై పోలీసుల వాహనం

సీడ్ యాక్సిస్ రోడ్డులో ప్రమాదం

- బైక్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- లింగాయపాలేనికి చెందిన వ్యక్తి మృతి
- రోడ్డుపై బైఠాయించిన బంధువులు

తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగాయపాలెం గ్రామానికి చెందిన నూతక్కి రామారావు(47) మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి 2 గంటల వరకు రాకపోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వాహనాలు నిలిపేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు రాత్రి 8 గంటల వరకు కూడా విరమించకపోవడంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు న్యాయం చేసేలా తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని ఆందోళన కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు కుటుంబ సభ్యులతో మంతనాలు చేస్తున్నారు.



రామారావు మృతదేహం

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చుండూరు(వేమూరు): దసరా ఉత్సవాలకు నిర్వహించిన సైకిల్ పోటీల్లో పాల్గొన్న కె.ఫణీంద్ర (24) వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. చుండూరు మండలంలోని వేటపాలెంలో 11న సైకిల్ పోటీలు నిర్వహించారు. పిట్టలవానిపాలేనికి చెందిన ఫణీంద్ర పోటీల్లో పాల్గొన్నాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి సైకిల్ పైనుంచి పడిపోయాడు. వెంటనే 108 వాహనంలో అతడిని తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

పొన్నూరు: విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చింతలపూడిలో ఆదివారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. చేబ్రోలు మండలం శ్రీ రంగాపురం గ్రామానికి చెందిన కౌలు రైతు కె.ఆంజనేయులు(43) చింతలపూడిలో పొలం కౌలుకు తీసుకుని తమలపాకు పండిస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్త పొలంలో పని ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదవశాత్తు తోటలోని షెడ్డు వద్ద విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన భార్యను స్థానికులు వెంటనే పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మృతి చెందిన ఆంజనేయులు



చికిత్స పొందుతున్న భార్య

వేటకు వెళ్లి మత్స్యకారుడు..

నిజాంపట్నం: వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపాలేనికి చెందిన చెన్ను నాంచారయ్య(58) శనివారం గ్రామంలోని నాలి చెరువులో వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో కాలుజారి ప్రమాదవశాత్తు రేవులో పడి మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున మృతదేహం నీటిపై తేలడంతో గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.